Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 82

(Mar. 28, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 82

(Mar. 28, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 28—3—47 శుక్రవారం [సంచిక 82

పెదప్రోలులో 15 మంది అరెస్టు

స్త్రీలపై దౌర్జన్యం

అవనిగడ్డ, మార్చి 27

నేడు దివితాలూకా పెదప్రోలు గ్రామంలో 7 గురు రైతులను పోలీసులు అరెస్టుచేశారు. వీరిలో 3 గ్గురు స్త్రీలుకూడ ఉన్నారు. అందులో ఒక స్త్రీని పోలీసులు కొట్టారు. 26 వ తేదీన మరో 8 మందిని అరెస్టుచేశారు. యీ 15 మందినీ జామీనుమీద విడుదల చేయకుండా జైలులో నిర్బంధించారు.

తిరువూరు తాలూకాలో 7 గురు రైతుల అరెస్టు

[illegible], మార్చి 27

తిరువూరు పోలీసు సబ్ ఇన్స్పెక్టరు [illegible] 26 వ తేదీన 7 గురు రైతులను అరెస్టు [illegible] సబ్ జైలులో రిమాండ్ చేశారు. వీరిలో [illegible] చిన్న జామీనుపై విడిచిపెట్టారు. 7 వ వారైన [illegible] సత్యనారాయణగారిని 'కమ్యూనిస్టు' అనే [illegible] మేజిస్ట్రేటు విడుదలచేయలేదు.

గాంధీ, జిన్నాలకు వైస్రాయి ఆహ్వానం

రాజ్యాంగ సమస్యలపై తిరిగి సంప్రతింపులు

న్యూఢిల్లీ, మార్చి 26

వైస్రాయి మౌంటుబాటన్ గాంధీజీకి వెంటనే ఢిల్లీకి రావలసిందని ఆహ్వానం పంపారు. గాంధీజీ మార్చి 30 వ తేదీ లోగా ఢిల్లీకి వస్తారని తెలుస్తున్నది.

ఆయనప్రయాణానికి ఒకవిమానాన్నికూడ ఏర్పాటుచేశారు. కాని తన ఆరోగ్యాన్నిబట్టి గాంధీజీ ఇందుకు అంగీకరించరని తెలుస్తున్నది.

ముస్లింలీగు అధ్యక్షుడు జనాబ్ జిన్నాకు కూడ వైస్రాయి ఆహ్వానంపంపాడు. వైస్రాయి పదవీ స్వీకారంచేసిన వెంటనే ఈ రెండు ఆహ్వానాలను పంపాడు. విషమ సమస్యలను త్వరలో పరిష్కరించడం అవసరమని వైస్రాయి పదవీస్వీకారం తీసుకుంటున్నప్పుడే ప్రకటించాడు. ఆ విషయం లోనే ఈ ఆహ్వానాలు పంపబడినట్లు తెలుస్తున్నది.

గాంధీజీ ఢిల్లీకివచ్చినప్పుడు, ఆసియా మహాసభ ప్రతినిధులను కలుసుకుంటారు. ఆసభలోకూడ ఉపన్యసిస్తారని తెలుస్తున్నది. కొలతనే పిలవగా బీహారు పర్య[illegible] అని సభకు రావడానికి గాంధీజీ ఒప్పుకోలేదు.

గాంధీజీ వైస్రాయికి ఉత్తరం వ్రాయలేదట

గాంధీజీకి వైస్రాయి ఒక ఉత్తరం వ్రాశాడని, అందుకు గాంధీజీ సమాధానమిచ్చారని ఒకవార్త కొన్నిపత్రికలలో పడింది. అది పచ్చి అబద్ధమని, పత్రికా రచయితలు డబ్బుకోసం ఇష్టంవచ్చినట్లువ్రాయకూడదని "నేడున్న విషమ పరిస్థితిలో వారు జాగ్రత్తగా మెలగాల"ని గాంధీజీ చెప్పారు.

వేవెల్ ప్రకటన ఇప్పుడేజరగదు

లండన్, మార్చి 26

మాజీ వైస్రాయి వేవెల్ తన్ను ఎందుకు తొలగించారో వివరిస్తూ ప్రభువుల సభలో ప్రకటిస్తాడని పూర్వం కొన్ని వార్తలు తెలిపాయి.

కాని వెంటనే ఈయన ప్రభువుల సభలో ప్రవేశించ వీలులేదట. ఏవో కొన్ని లాంఛనాలు జరగాలట. కాబట్టి ఏప్రెల్ ఆఖరున పార్లమెంటు తిరిగి సమావేశమైనప్పటికి కాని వేవెల్ ప్రకటన జరగదని తెలుస్తున్నది. అసలే ప్రకటన చేయకపోవచ్చునని వదంతులు కూడ ఉన్నవి.

సివిల్ ఉద్యోగులకు సౌకర్యాలు

పార్లమెంటులో లారెన్సుప్రకటన

సివిల్ ఉద్యోగులు ఇప్పటికి దేశాన్ని వీడింటంది దాంక తిరిగి వీరికి ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగాలు పోతే నష్టపరిహార మివ్వాలని వారాసికొంటూనేనా ప్రభువుల సభలో కన్సర్వేటివ్‌లు ప్రశ్నించడం, మామూలయిపోయింది.

ఈరోజు అలాంటి ప్రశ్నకే సమాధానం చెబుతూ లార్డు లారెన్సు : ఈ ఉద్యోగుల సహాయార్థం ఒక ప్రత్యేకశాఖను - సివిల్ ఉద్యోగుల పునరుద్యోగశాఖ అనే పేరుతో స్థాపించామన్నారు. సివిల్ఉద్యోగులు కాక ఇతర రైల్వే, విద్యాశాఖ, ఇంజనీరింగు, వ్యవసాయం మొదలైన శాఖలలో యూరపియన్ ఉద్యోగులవిషయం చెప్పడానికి కొంత వ్యవధి కావాలన్నాడు.

ఈ ఉద్యోగుల రద్దువిషయమై త్వరలో ఒక ప్రకటన చేస్తానని లారెన్సు చెప్పాడు.

కలకత్తాలో మరల హత్యాకాండ రేగింది

8మందిచావు: 111గురికి గాయాలు

కలకత్తా, మార్చి 26

కలకత్తాలో నేడు మరల చెదురుచెదురుగా కొట్లాటలు రేగినాయి. రాత్రి 10.30 గంటల వరకు 8 మంది మరణించారనీ, 111 మంది గాయపడ్డారనీ ఇండియన్ నేషనల్ అంబ్యులెన్సుకోర్ వారు ప్రకటించారు.

నిన్న మధ్యాహ్నం బెంగాల్ ప్రధాని సురావర్ది, కాంగ్రెస్ అసెంబ్లీపార్టీనాయకుడు కిరణ్‌శంకర్‌రాయగార్లు కల్లోలాలు జరిగిన ప్రాంతాలలో సంచారం చేసివచ్చారు. మతకలహాలను వాటిని అణచడానికి తీవ్రమైన చర్యలు తీసుకున్నామనీ ప్రకటించారు.

కల్లోలాలు జరిగిన బౌబ్రాబజార్, జోరాశంకో బజారులలో కర్ఫ్యూ ప్రకటించబడింది.

సర్వవ్యాప్త సమ్మె వాయిదా పడింది

కలకత్తా కల్లోలాల ఫలితంగా

కలకత్తా, మార్చి 26

ట్రాంవేకార్మికుల సమ్మెకు సామభూతిగా బెంగాల్ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు పిలుపు నిచ్చిన సర్వవ్యాప్త సమ్మె ప్రస్తుతం నిలపబడింది. కలకత్తాలో చెదురు చెదురుగా రేగుతూన్న మతకలహాల కారణంగా సమ్మె తేదీ వాయిదా వేస్తున్నామనీ, మరల సమ్మె తేదీ ప్రకటిస్తామనీ ప్రకటించారు.

సురావర్ది మంత్రివర్గం పోవాలి

80 మంది బెంగాల్ లీగుసభ్యుల ప్రకటన

కలకత్తా, మార్చి 26

80 మంది బెంగాల్ అసెంబ్లీ లీగ్ సభ్యులు సురావర్ది మంత్రివర్గం మారాలని కోరుతూ ఒక ప్రకటనపై సంతకాలు పెట్టారనీ, తమ అభిప్రాయాలను తెలిపి లీగ్‌నాయకుల అనుమతి సంపాదించడానికై జిన్నావద్దకు ఒకరిని పంపుతున్నారనీ తెలుస్తోంది :

పోలీసు దురంతాలను అపడానికిగాని, లంచగొండితనం రూపుమాపడానికిగాని మంత్రివర్గం ఏమీ చేయలేకపోయిందనీ, కొన్ని చేయవలసిన శాసనాలు చేయలేదనీ, కనుక మంత్రివర్గం మారాలనీ వారు ప్రకటనలో తెలిపారు.

టీచర్ల జీతాలు

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు

మద్రాసు, మార్చి 26

నేడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వస్త్ర సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పరిశ్రమశాఖా మంత్రి హెచ్. సీతారామరెడ్డిగారు ఈ విధంగా చెప్పారు :

"కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకు మనిషికి ఏడాదికి 10 గజాల బట్టచొప్పున కోటా నిర్ణయించింది. మన రాష్ట్రంలో మిల్లుల ఉత్పత్తి, పైనుంచివచ్చే మిల్లుగుడ్డ మన అవసరాలలో మూడవ వంతుకు మాత్రమే సరిపడతాయి. చేనేత వస్త్రం ధరలు నిర్ణయించి, స్టాంపు వేస్తాం."

నిన్నటిదినం ప్రశ్నోత్తరాలలో ఎస్. ఐ. ఆర్. సమ్మె సందర్భంలో రైల్వేకంపెనీ నష్టాలనుగురించి సుబ్బరాయన్ ఒక లిస్టు చదివారు. ఆ వివరాలనిచ్చింది పోలీసులా, రైల్వే అధికారులా, నిష్పాక్షిక విచారణ కర్తలా అని కామ్రేడ్ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తనకాసంగతి తెలియదనీ తెలుసుకొంటాననీ మంత్రి సమాధానమిచ్చారు.

రాజమంద్రి పేపరుమిల్లులను ప్రభుత్వం తీసుకొని నడిపించగల అవకాశమూ, అవసరమూ లేదని సీతారామరెడ్డిగారు వేరొక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

టీచర్ల జీతాలు పెంచేటందుకు మార్గాలు అన్వేషిస్తున్నా, ఆ విధంగా వెనువెంటనే చేయడం సాధ్యపడదని మరొక ప్రశ్నకు ఒక మంత్రి సమాధానం చెప్పారు.

రంగు విభేదం మానాలి

ఇలా అన్ని ప్రభుత్వాలను కోరాలని సోవియట్ - భారత ప్రతినిధుల వాంఛ

ఆశియా మహాసభ చర్చలు

న్యూఢిల్లీ, మార్చి 26

ఆశియా మహాసభ ప్రాథమిక సమావేశంలో జాతి విభేద సమస్యపైన, ఒక దేశ ప్రజలు మరొకదేశానికి వలస వెళ్ళడాన్ని గూర్చి ఒక నివేదికను ఆమోదించారు. ఈ క్రింది అంశాలను పాటించాలని ఆ నివేదిక కోరుతున్నది.

(1) అందరు పౌరులకు చట్టరీత్యా సంపూర్ణ సమానత ఉండాలి.

(2) అందరు పౌరులకు సంపూర్ణంగా మత స్వాతంత్ర్యం ఉండాలి.

(3) దేశంలోని ఏ జాతికి చెందిన వర్గానికయినా సామాజికంగా ఏ విశేషమూ ఉండరాదు. వలస వచ్చిన విదేశ వ్యక్తులకు చట్టరీత్యా సమానత ఉండాలి.

ఈ నివేదికను ఉపసంఘంవారు తొలుత తయారుచేశారు "ఏ దేశంలో గాని ప్రజలందరికి మత జాతి విచక్షణ లేకుండా సర్వ సమానత ఉండాలి." అనే నిర్ణయాన్ని ఉపసంఘం చేసింది.

వలసవచ్చిన ప్రజల స్థానాన్ని [illegible] చర్చించారు. తాము నివసిస్తున్న [illegible] చేరిపోయి తాము ఆ దేశ [illegible] ఉండ నిశ్చయించుకొనే వారి[illegible] వచ్చిన దేశీయులలో చేరక [illegible] భూమి పౌరులుగానే ఉండదలచుకున్న[illegible] మధ్య విచక్షణ చూపాలని [illegible]

వలసవచ్చినవారి పౌరహక్కు[illegible]

తాము వలసవచ్చిన దేశీయుల[illegible] దలచుకున్న వారికి వోటింగుహక్కు[illegible] లనీ, అలాకాక వేరుగానే ఉండదల[illegible] వారికి వోటింగుహక్కులు మినహా [illegible] రీత్యా సమానత ఏర్పరచాలనీ [illegible] నిశ్చయించారు.

ఒక వ్యక్తి ఒకేదేశీయుడు కావాలి[illegible] తాను వలసవచ్చినదేశంలోనూ పౌరహక్కు[illegible] లను సంపాదించి, తన మాతృభూమి[illegible] కూడా రక్షణ కావాలనడం న్యాయంకాదని ప్రతినిధులందరూ అంగీకరించారు,

ఇకమీద వలసవెళ్ళడాన్ని నిషేధించాలా అనే విషయమై చాల భిన్నభావాలు వెల్లడినవి. వలసదారులను ఆపేహక్కు ప్రతి దేశానికి ఉన్నదని అంగీకరిస్తూ, అసలే ఒక దేశీయులు మరొక దేశానికి వలసవెళ్ళరాదని నిషేధించరాదన్న నిర్ణయానికి వచ్చారు.

విదేశీయ పౌరులకూ దేశీయులకూ వచ్చే తగాదాలన్నీ ఆర్థికమైనవన్నారు. [illegible] మలయాలలోని భారతీయులు తమ్ము [illegible] కుంటున్నారని ఆ దేశస్థులనుకోవటం, తమ ఆస్తి అక్కడుంటే రక్షణ ఉండదని భారతీయులు భారతదేశానికి పంపించుకోవటం, ఇలా తగాదాలు మరింత చెలరేగుతున్నవి కాబట్టి. ఈ రెండుగ్రూపుల దృక్పథాలూ మారాలన్నారు.

ప్రభుత్వోద్యోగులలోను, ప్రజా జీవితంలోను వలస వచ్చినవారిని తక్కువచూపు చూడటం ఆచారమయిపోయింది. ఇలాంటిది తొలగించాలనీ,వలస వచ్చినవారి సౌకర్యార్థం కొన్ని విద్యాశాలలు, సంస్థలు, ఆసుపత్రులు ఏర్పరచాలనీ చాలమంది ప్రతినిధులు సూచించారు.

కొండజాతి ప్రజలను మన ప్రజల్లో సమ్మిళితం చేసుకోవాలి. కాని అంతకుముందు వారి సభ్యతను, సాంఘిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.

సోవియట్, భారత ప్రతినిధుల వాంఛ

ఈ నివేదిక ప్రాథమిక సమావేశంలో నేడు ప్రవేశపెట్టారు. జార్జియా(సోవియట్) ప్రతినిధి ఈనివేదికలో ఒకసవరణ కూడ చేర్చాలన్నారు : "ఈ నివేదికలోని నిర్ణయాలను అమలు జరపవలసిందని, అలా చట్టం చేయవలసిందని, వివిధదేశ ప్రభుత్వాల[illegible]

(మిగతా 4 వ పేజీలో)

బీహారు పోలీసుల సమ్మె

మిలిటరీకాల్పులు ముగ్గురిమరణం

పాట్నానుండి జిల్లాలకు సమ్మెవ్యాప్తి

పాట్నా, మార్చి 26

పోలీసుల సమ్మె పాట్నాలోనే కాక మిగతా జిల్లాలకుకూడా వ్యాపిస్తున్నది. గయాలో పోలీసు సమ్మె అలాగే సాగుతున్నది. సమ్మెచేస్తున్న పోలీసులు ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

1946 లో తాము జీతాల పెంపకం విషయమై కోరిన కోర్కెలకోసం యిప్పుడు పోలీసులు సమ్మె చేస్తున్నారు.

ఈరోజు వుదయం పోలీసు సమ్మెదారులు ప్రదర్శనం జరిపారు. పోలీసు ట్రక్కులలో తిరుగుతూ ప్రదర్శనం జరుపుతుండగా మిలిటరీ వారిపై తుపాకులు పేల్చింది. ఈకాల్పులలో ఒక సమ్మెదారూ, మరి యిద్దరు వీధిలో వెడుతున్న పౌరులూ చనిపోయారు.

సాయుధ పోలీసులు అధికారుల ఉత్తరువులను ధిక్కరించారు. రాత్రి 3 గంటల సేపు ప్రతిఘటించినతర్వాత మిలిటరీకి లొంగిపోక తప్పిందికాదు.

ప్రభుత్వ ప్రకటన

బీహార్ ప్రభుత్వం ఈ క్రింది ప్రకటన చేసింది .

"సాయుధ పోలీసుదళంలో ఒక భాగం నిన్న గయలో సభ జరుపదలచారు. పట్టణ పోలీసు మూసరింపెండెంటును మిగతా ఆఫీసర్లు సభను చెదరగొట్టమ్మనగా వారిని పోలీసులు కొట్టారు. ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి మిలిటరీని పిలువవలసివచ్చింది. కాని కొందరు పోలీసులు ఆయుధాలను, మందును స్వాధీనం చేసుకొని తప్పించుకొన్నారు.

"ఈరోజు ఉదయం ఈ పోలీసులు అరెస్టుచేయవచ్చిన పోలీసులపైన, మిలిటరీపైన కాల్చారు. గూర్ఖాలు తిరిగి కాల్చగా ఒకరు చనిపోయారు. బయటివారిద్దరు కూడా ఈ కాల్పులలో చనిపోయారు."

సమ్మెదారులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రధాని

బీహారు ప్రధాని శ్రీకృష్ణసిన్హా విలేఖరుల సభలో ఇలా అన్నారు :

"తిరుగుబాటు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాము. మిలిటరీని వారిపై ఉపయోగిస్తాము. ప్రజలను పోలీసు ప్రదర్శనాలలో చేరవద్దని కోరుతున్నాము. మిలిటరీ కాల్పులలో వారికి దెబ్బలు తగులవచ్చు. ఉదయం మిలిటరీ కాల్పుల్లో ఇరువురు పౌరులు చనిపోయినందుకు విచారపడుతున్నాము.

"సమ్మెదారుల ప్రతినిధులు 1946 లో తమ కోరికలకోసం సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. వారికి మేము ఇతరఉద్యోగులకు లేని సౌకర్యాలను గతసంవత్సరం ఇచ్చాము. ఇంతకన్నా ఇవ్వలేము.

"ఈ సమ్మెలో కమ్యూనిస్టులు పనిచేస్తున్నట్లు రిపోర్టులు తెలియపరుస్తున్నవి."

మద్రాస్ పోలీసులు జీతాలు తీసుకోలేదు

మద్రాస్, మార్చి 27

మద్రాస్ పట్టణంలోని పోలీసులు మార్చి ఒకటవతేదీ నుండి జీతాలు తీసుకోలేదు. ప్రభుత్వమిచ్చిన అలవెన్సు, జీతాలు చాలడంలేదని తెలియజేశారు. ఈ సంగతిని డాక్టరు సుబ్బరాయన్ మద్రాస్ అసెంబ్లీలో తెలియజేశారు.

మార్చి 28 మంది పోలీసులు నిరాహారదీక్ష పూనుతున్నారా అని కామ్రేడ్ వెంకటేశ్వర్లు ప్రశ్నించగా పోలీసులు చాలా శాంతంగా వున్నారని, కమ్యూనిస్టుపార్టీ వలుకుబడి లేకుంటే పరిస్థితి చెడదనీ అన్నారు.

త్వరలో వీరి సమస్యను పరిష్కారం చేస్తామనికూడ ఆయన అన్నారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113. India.

ప్రజాశక్తి

1947 మార్చి 28 : శుక్రవారం

ఆశియా దేశాల మహాసభ

ఢిల్లీలో నిజాముద్దీన్ ఆశియా దేశాల మహాసభకు మున్నది దేశాలమంది ...

కాంత బంధాల త్రెంచుకుని ముందుకు దుసుకుతున్నది.

జూట్ యజమాని షరతులనే ఏలూరు కలెక్టరు పునశ్చరణ

కార్మికులపై బెదిరింపులు

ఏలూరు, మార్చి 25

ఈ నెల 8 వ తేదీన ప్రారంభమైన 900 మంది జూట్ ఫాక్టరీ కార్మికుల సమ్మె ఇంకా సాగుతోంది. కాలయాపనతో లొంగ తీసుకుందామని యజమానులు కార్మికులతో ...

యెట్టి ఊరేగింపులూ జరపకుని వ్రాసియివ్వం డని యిరమంది తీవ్రంగా చర్యతీసుకుంటా నని, ఆర్. డి. ఓ. కార్మికులను గద్దించాడు. తరువాత యీ క్రింది షరతులు పెట్టాడు

● 2 సంవత్సరాల 10 మాసాల యజమాని కంట్రాక్టు కాలం అంతా, సమ్మె చేయ ...

ఆర్. డి. ఓ. సూచించిన షరతులను విని, కార్మికులు, చాలా ఆశ్చర్యపడ్డారు. యజమాని పక్షంగా ఆయనవంటి అధికారి మాటాడటం చూచి, చాలా ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి యస్.ఐ.కార్మికుల వినతి

హామీలు అమలు జరుపమని

గోల్డెన్ రాక్, మార్చి 16

యస్. ఐ. రైల్వే లేబర్ యూనియన్ కార్యవర్గం, తాత్కాలిక ప్రభుత్వ ... కేంద్ర రైల్వే అధికారులకూ, ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ కార్యదర్శికీ ఒక మెమోరాండం అందజేసింది. ...

రైల్వే మానేజరు కార్మికులపై దాడి ... తున్నారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని, అసఫాలిగారి వాగ్దానాలు అమలు జరిపాలని పై మెమోరాండం కోరుతోంది.

మా కార్యదర్శిని విడుదల చేయండి పే కమిషన్ రిపోర్టు ప్రకటించండి

యం.యస్.యం. రైల్వే ఎంప్లాయీస్ కేంద్ర కార్యవర్గ తీర్మానాలు

బెజవాడ, మార్చి 26

ఈ నెల 4, 6 తేదీలలో యం. యస్. యం. రైల్వేఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యవర్గం పూనాలో (గోర్పురి) కామ్రేడ్ ఆర్. శ్రీనివాసులునాయుడుగారి అధ్యక్షత క్రింద సమావేశమయింది. వివిధ బ్రాంచీల నుంచి 33 గురు సభ్యులు హాజరయ్యారు.

(1) బ్రాంచి, జిల్లా అధికార్ల సమావేశాల సంభాషణమొత్తం వ్రాతపూర్వకంగా బ్రాంచి ఆఫీసులకు అందజేయాలి (ఫెంక్షనల్ ఆఫీసు, డిపార్టుమెంటు హెడ్ల సమావేశాలకు కూడా వర్తించాలి.)

(2) జిల్లా అధికారులతో అవసర మైనప్పుడు ఉత్తర ప్రత్యుత్తరములు ...

యూనియన్ కార్యదర్శి అరెస్టు

యూనియన్ రికగ్నిషన్ షరతుల్లో మార్పులు

పే కమిషన్ రిపోర్టు వెంటనే ప్రకటించాలి

కార్మిక తగాదాల బిల్లుపై ఖండన

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిప్రతి	0—1—0
వారపత్రిక సంవత్సరం చందా	0—...
వారపత్రిక	0—...

ధరలు సవరింపబడే వరకు ధాన్యం అమ్మకపోవడం న్యాయమే

ప్రభుత్వం తమ వాంఛను గుర్తించే వరకు ఆందోళన చేయాలని రైతుసంఘ తీర్మానం

కాజ, మార్చి 24

కృష్ణాజిల్లా రైతుసంఘ సాధారణసభ్యుల సమావేశం నిన్న దివి తాలూకా కాజ గ్రామములో శ్రీ అనుమర్లపూడి సీతారామరావుగారి అధ్యక్షతను జరిగింది. సమావేశము నకు జిల్లాలోని అన్ని తాలూకాలనుండి 98 ...

శ్రీ రామినేని వెంకయ్యగారిని ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ తాళాది రామకోటయ్య, శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావుగార్లను సహాయ కార్యదర్శులుగాను, మరి 18 మంది కార్యనిర్వాహక సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ధాన్యం ధరలు సవరించాలి

సహకార సంఘాల షేరు ధర తగ్గించాలి

వెంకటగిరిలో బియ్యం కొరత

కలెక్టరు ఆర్డరు అమలు జరగలేదు

తూర్పు గోదావరిజిల్లా యువజన మహాసభ

రామచంద్రపురం, మార్చి 25

తూర్పు గోదావరి జిల్లా 'యువజన' మహాసభ రామచంద్రపురం తాలూకా సంసపూడి గ్రామంలో యీ నెల 14, 15, 16 వ తేదీలలో అతి వైభవంగా జరిగింది.

13 వ తేదీ సాయంకాలానికే జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి 51 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

14 వ తేదీనుండి బేడ్ మింటన్, చెడుగుడు, టగ్ఆఫ్వార్, క్యారమ్స్, ఈత, సైకిల్, మొదలగు పోటీ పందెములు జరిగాయి. ఈ పోటీలలో 200 మందికిపైగా ...

సభకు సుమారు 3000 వరకు ప్రజలు వచ్చారు. ఉపన్యాసాలనంతరం వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగాయి. 14 వ తేదీ ప్రారంభమైన యువజన మహాసభ 16 వ తేదీ రాత్రి జై జై ధ్వానాలతో ముగిసింది.

పిత్రార్జితములో పురుషులతోపాటు స్త్రీలకు సమానభాగం వుండాలి

ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘ తీర్మానాలు

బెజవాడ, మార్చి 24

ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘ కార్యవర్గము ది 18—3—47 వ తేదీన డా॥ అచ్చమాంబ గారి అధ్యక్షతను సమావేశమై యీ క్రింది తీర్మానము చేసింది.

మన ప్రాథమిక హక్కులకోసం అనేక ...

పెట్టెలు మొదలైన నిత్య జీవితావసర వస్తువులు దొరకక యీనాడు బాధపడుతున్నాము. కాంగ్రెసు మంత్రివర్గం వచ్చి ఒక సంవత్సరమైనా ప్రజల నిత్య జీవితావసర వస్తువులు సక్రమంగా అందచేయు విధానాన్ని అమలు జరుపలేకపోయారు. బ్లాక్ మార్కెట్ ను నిర్మూలించలేదు.

ప్రభుత్వం తెల్లసైన్యాలను సాగనంపి జాతీయ సైన్యాలేర్పరచాలి

తాలూకా మాజీ సైనికమహాసభలలో సైనికప్రముఖుల ...

పెడన, మార్చి 24

బందరు తాలూకా మాజీ సైనిక మహాసభ 23—3—47 న ద.యాసంద అగ్రహారంలో కృష్ణాజిల్లా మాజీ సైనికసంఘ అధ్యక్షులు కెప్టెన్ కె. యస్. శాస్త్రి, యం. వి. వి. యస్. గారి అధ్యక్షతన జయప్రదంగా జరిగింది. ...

అధ్యక్షులు కెప్టెన్ ...

మధ్య యింపీరియలిస్టుల కుట్ర ఫలితంగా యేర్పడిన విరోధభావాన్ని వివరిస్తూ భారత దేశంలోని 30 లక్షలమంది మాజీసైనికులకు వుద్యోగాలు, జీవనోపాధి కలుగాలంటే స్వతంత్ర భారతదేశంలో, ప్రజాప్రభుత్వాలు యేర్పరచినగాని జరగదనియూ, అట్టిప్రభుత్వ స్థాపనకు పోరాటం సాగించాలని హెచ్చరించారు.

దివి తాలూకా మాజీ సైనిక మహాసభ

రాజమండ్రి తాలూకా మాజీ సైనిక మహాసభ

తప్పిపోయినాడు

వీట్-నామ్‌పై యుద్ధాన్ని వెంటనే విరమించాలి

45 లక్షల ఫ్రెంచి కార్మికుల ప్రదర్శన

పారిస్, మార్చి 26

ఇండోచైనాపై యుద్ధాన్ని వెంటనే విరమించాలని కోరుతూ మొన్న ఆదివారంనాడు ఫ్రాన్సులో 45 లక్షలమంది కార్మికులు ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు అనేక కేంద్రాల్లో జరిగాయి.

పారిస్‌లో రెండు లక్షలమంది కార్మికులు బ్రహ్మాండమైన ప్రదర్శనం జరిపారు. గ్రీసు టర్కీ ప్రభుత్వాలకు సహాయం చేయాలంటూ ట్రూమన్ చేసిన ప్రకటనలో కరడుగట్టిన సామ్రాజ్యవాదం వెల్లడి అవుతూందని యీ ప్రదర్శనలో కార్మికనాయకులు అన్నారు. వీట్-నామ్‌పై ఫ్రెంచిదురాక్రమణను వెంటనే విరమించుకోవాలని తీర్మానించారు.

ప్రచారశాఖ, విద్య, ఆరోగ్యాల విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవలసివుంది."

వీట్-నామ్ ప్రతినిధి అరెస్టు

ఫ్రెంచిప్రభుత్వంపునరాలోచిస్తుంది

పారిస్, మార్చి 26

పారిస్‌లోని వీట్-నామ్ ప్రతినిధివర్గ సభ్యులలో ఒకరయిన డోంగ్-టాన్-మాయ్ మీద ఫ్రెంచిమిలిటరీఅధికారులు హత్యానేరంమోపి శుక్రవారం అరెస్టుచేశారు. వెంటనే అతనిని ఓడ యెక్కించి, విచారణకోసం ఇండోచైనాకు తీసుకుపోసాగారు. అతనిపై నేరారోపణను ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ తీవ్రంగా ఖండించింది.

నిన్న మంత్రివర్గ సమావేశంలో అతని అరెస్టు విషయం చర్చకువచ్చింది. ఈ సమావేశానంతరం, అతనిని తిన్నగా ఇండోచైనాకు తీసుకు వెళ్ళకూడదనీ, దారిలో ఫ్రెంచి సోమాలిలాండు (ఆఫ్రికా) లో దింపివేయాలనీ ప్రభుత్వం ఉత్తరువులు పంపింది. అతనిని గురించి ఫ్రెంచిప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేవరకు అక్కడే ఉంచాలన్నారు.

ఇండొనీషియాకు వీట్-నామ్ ప్రతినిధి అభినందనలు

న్యూఢిల్లీ, మార్చి 26

ఇండియాలోని వీట్-నామ్ ప్రతినిధి మాయ్-తె-చు ఇండొనీషియా డచ్చిఒడంబడికపై సంతకాలు జరిగిన సందర్భంలో ఇండొనీషియాకు అభినందనలు తెలియచేశారు. అతనిలా అన్నారు:

"వీట్-నామ్ పట్ల జరిగిన ద్రోహము ఇండొనీషియాకుకూడా జరుగకుండా కాపాడవలసిన బాధ్యత సోదర ఆసియా దేశాలపై ఉంది. ఢిల్లీలో సమావేశమయిన ఆసియాదేశ ప్రతినిధులు ఈ బాధ్యతను గుర్తించాలి.

"ఇండొనీషియా స్వాతంత్ర్య పోరాటం పట్ల వీట్‌నామ్ ప్రజలు మొదటినుండీ ఎంతో సానుభూతి చూపారు. ఈనాడు వారు సాధించిన విజయం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూంది"

ఇండొనీషియాప్రజకు షారీర్ సందేశం

బటేవియా, మార్చి 26

ఇండొనీషియా ప్రధాని షారీర్ తన ప్రజలకు యీ సందేశాన్నిచ్చాడు:

"గిన్నటి సంతకాల ఫలితంగా ఇండొనీషియా రిపబ్లిక్కు ప్రభుత్వానికి డచ్చి ప్రజలపట్ల, యావత్తు ప్రపంచంపట్ల కొన్ని బాధ్యతలు సంక్రమిస్తున్నాయన్న విషయాన్ని మరచిపోకన్నా. అంతేకాదు. ఇండొనీషియా ప్రజలపట్ల కూడా మహత్తర బాధ్యతలను

విదేశాంగమంత్రుల సమావేశంలో చైనా సమస్య

మాస్కో, మార్చి 26

విదేశాంగమంత్రుల సమావేశంలో చైనా సమస్యకూడా చర్చించాలని ప్రారంభంలో మాలొటావ్ సూచించాడు. అనధికారరీత్యా చర్చించడానికి ఒప్పుకుంటాము అని బ్రిటిష్, అమెరికా విదేశాంగమంత్రులు మొదట తెలిపారు. ఇంతలో అమెరికా కీలుబొమ్మ కొమింటాంగు ప్రభుత్వం తమ విషయాన్ని మాస్కో సమావేశంలో చర్చించడానికి వీల్లేదని తెలిపింది. వెంటనే బ్రిటన్, అమెరికా మంత్రులు తమ అంగీకారాన్ని ఉపసంహరించుకున్నారు.

చర్చలు జరపకుండా రాతమూలకంగా విషయాలు తెలుపుకోడానికి ఒప్పుకుంటాము అని అమెరికామంత్రి మాలొటావ్‌కి రాశారు.

దీనికి మాలొటావ్ ఈవేళ జవాబురాశాడు. రాత మూలకంగా విషయాలు తెలుపుకోడానికి తాను సమ్మతిస్తున్నా నన్నారు. కాని, ఈ పద్ధతి సంతృప్తికరమైనది కాదనీ, అనధికార చర్చలకు మొదట అంగీకరించి తరువాత మానుకోవడం బాగాలేదనీ తెలిపారు.

ఆశియా మహాసభ

(మొదటి పేజీ తరువాయి)

విచారను చేస్తున్నాము" అని చేర్చాలని ఈయన కోరాడు. తన దేశంలో రంగు పక్షపాతం చూపితే చట్టప్రకారం శిక్ష పడుతుందని ఆయన అన్నారు.

ఈ ప్రతిపాదనను శ్రీమతి విజయలక్ష్మి, ఎ. కె. కృష్ణమీనన్, లీలావతి నాయుడు బలపరుస్తూ మాట్లాడారు: "ఇలాంటి విచారనునో, లేక తీర్మానాన్నో చేయకపోతే, ఈ వివేదిక ప్రభుత్వంయొక్క, లేక అంతర్జాతీయ సంఘాల దృష్టిని ఆకర్షించలేకపోతుంది" అని వీరన్నారు. "జాతి రంగు విభేదం కేవలం సానిజంయొక్క తిరిలావశేషం" అని అజర్‌బైజాన్ (సోవియట్) ప్రతినిధి అన్నాడు. ఆయనకూడ జార్జియా ప్రతినిధిని బలపరచాడు.

సమావేశకర్తలు సభను విలిచినప్పుడు ఏ ప్రభుత్వానికీ సంబంధించే తీర్మానంగాని చేయడంలేదని నిర్ణయించినట్లు కొందరు ఆక్షేపించారు. తిరిగి కార్యనిర్వాహక సంఘానికి ఈ సమస్యను పంపించాలని అధ్యక్షత వహించిన చైనాప్రతినిధి చెప్పాడు.

డచ్చివారు ఇండొనీషియాసంధిని పాటించాలి

డచ్చి-ఇండొనీషియా సంధిని అభినందిస్తూ, డచ్చిప్రభుత్వం ఆసంధిపత్రాన్ని కూడా తప్పకుండా పాటించాలని ఒక తీర్మానాన్ని వీట్నాం ప్రతినిధులు ప్రవేశపెట్టదలచారు. కాని ఏ తీర్మానం చేయకూడదన్నపై ఆక్షేపణే దీనికి అడ్డువచ్చింది.

శాశ్వత ఆశియాసమితి

ఈ సమావేశం ఆరంభించిన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు, శాశ్వతంగా ఒక ఆశియాసమితిని ఏర్పర్చాలని మహాసభ సంఘం నిర్ణయించింది. వివరాలన్నీ తయారవుతూనే ప్రాథమిక సమావేశంలో ఒక తీర్మానం తెస్తారు.

వ్యవసాయకుల ఉపసంఘం, ఆశియా వ్యవసాయాభివృద్ధిని గూర్చి చర్చించారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వ భూమివిధానంలో మార్పు రావాలని, ఆధునికయంత్రాలను ఉపయోగించాలని ఈ సంఘం నిర్ణయానికి వచ్చింది.

కాంగ్రెస్ వాదులే నాకు ద్రోహంచేశారు

అసెంబ్లీలో ప్రకాశంగారిప్రకటన

మద్రాస్, మార్చి 26

నేడు ప్రశ్నోత్తరాల అనంతరం ప్రకాశం గారు తాను రాజీనామాయిచ్చిన కారణాలను వివరిస్తూ నిన్న ప్రారంభించిన ఉపన్యాసాన్ని పురం సాగించారు. కాంగ్రెసులోనేవున్న వేరువేరు గ్రూపులను సంతృప్తి పరచేటందుకై 1946 బడ్జెటులో కూడా మార్పులు తెచ్చామన్నారు. అయినా కాంగ్రెసు సభ్యులే మంత్రివర్గంయొక్క పనులకు అడ్డంవచ్చి, గోతులు త్వారన్నారు.

ఎస్.ఐ.ఆర్.సమ్మెసందర్భంలో పోలీసులు తమకు అద్భుతంగా సాయపడ్డారని పొగిడి, కాంగ్రెసు ప్రముఖులే కొందరు మంత్రివర్గం పెన్నులో పొడిచారని నిందించారు. తాను గౌరవం, ప్రతిష్ఠ చెడకుండా సమ్మెను సర్దడానికి తాపత్రయపడుతూంటే ఒక కాంగ్రెసు నాయకుడు ఒక పత్రికాధిపతిని గవర్నరు వద్దకు పంపి తగాయిదా పరిష్కారానికి అర్బిట్రేషన్ బోర్డునొకదానిని మద్రాస్ చీఫ్ జస్టిస్ నాయకత్వాన నియమించ వలసిందని అడిగించాడట గవర్నరు అల్లాగ చేయలేదు గాని, చేస్తే కాంగ్రెసు ప్రతిష్ఠయేమైపోయి వుండేదని ప్రకాశంగారు విచారపడ్డారు. (ఎస్.ఐ.ఆర్.సమ్మెపరిష్కారానికి మంత్రివర్గం ఏమీచేసి వుండలేదని కొద్దిరోజుల క్రితమే ప్రకాశం మంత్రివర్గంలోని గిరిగారు అసెంబ్లీ హాలులోనే చెప్పినవిషయం పాఠకులకు గుర్తువుండి వుంటుంది.)

తర్వాత కోయంబత్తూరు మిల్లు సమ్మెను కాంగ్రెసువాదులే ప్రోత్సహించారని నేరారోపణ చేశారు. అంతేకాదు పెద్దవి చిన్నవి ఎన్నో సమ్మెలు రేగగొట్టారని చెప్పారు.

ఫిబ్రవరి 28 వ చట్టవిరుద్ధంగా జరిగిన మీటింగులో కాంగ్రెస్ అసెంబ్లీ సభ్యులు ప్యాస్‌చేసిన విశ్వాసరాహిత్య తీర్మానానికి అనవసరమైనప్రాముఖ్యత నిచ్చిన పార్లమెంటరీ కమిటీ నాయకులను ప్రకాశంగారు ఖండించారు. ఆ నాయకులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని ఎరిగివుండికూడా విశ్వాసరాహిత్య తీర్మానాన్ని అసెంబ్లీలో తెచ్చేటట్లు ఎందుకు చేయలేదని సలాం ప్రకాశంగారిని ప్రశ్నించారు. తమ్ము వ్యతిరేకించినవారు అందుకుసొప్పుకోలేదనీ, తామూ అదే కోరామనీ ప్రకాశంగారు చెప్పారు.

విశ్వాసరాహిత్య తీర్మానం చేయగనే ప్రకాశంగారు గద్దె దిగవలసింది

మాజీ ప్రధాని ప్రకాశంగారి దీర్ఘోపన్యాసానికి డాక్టర్ సుబ్బరాయన్ చిన్న సమాధానం యిచ్చారు. రాష్ట్ర ఎసెంబ్లీ పార్టీలు ఏవిధంగా వ్యవహరించవలసింది సూచించే హక్కు కేంద్ర నాయకత్వానికున్నదనీ, ఆ దృష్టితోనే విరుటి సంవత్సరం నాయకుని యెన్నుకోవడంలో వారు సలహాయిచ్చారనీ, దానిని నిరాకరించటంతో ఆ ప్రసక్తి పూర్తిగా వదులుకున్నారనీ చెప్పారు. మొన్నటి మాటు తమపై విశ్వాసరాహిత్య తీర్మానం నెగ్గగనే ప్రకాశంగారు తప్పుకొని వుండవలసిందనీ, ఆయన అలాగ చేయకపోవడం చేతనే వర్కింగ్‌కమిటీయొక్క తీర్మానాన్ని చేతపట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా రావలసివచ్చిందనీ చెప్పారు. ఇక నేనా అంసెంబ్లీ కాంగ్రెసుపార్టీ ఏకకుటుంబంలా సఖ్యతతో, సహకారంతో వ్యవహరించ గలదని విశ్వసిస్తున్నామన్నారు.

ప్రజా వ్యతిరేక పంథాను విడిచిపెట్టాలి

నూతన మంత్రివర్గానికి తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

మద్రాసు, మార్చి 26

తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ కమిటీ నూతన మంత్రివర్గ నిర్మాణంమీద ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు:

"కాంగ్రెస్ అసెంబ్లీపార్టీకి నూతన నాయకులు ఎన్నుకోబడ్డారు. కొత్తమంత్రివర్గం ఏర్పడింది. ఇది విషయాన్ని మరవరాదు. ప్రకాశం మంత్రివర్గం కాంగ్రెసువాదులలోను, ప్రజాపీఠంలోనుగూడా చాలా అసంతృప్తి కలిగించారు. వస్త్రవిధానంమీద పెద్దతుపానురేగింది. కార్మిక.కర్షకులకోరికల విషయమై వారు చూపిన ధోరణి, గుమాస్తాలు, ఉపాధ్యాయులు మొదలగు మధ్యతరగతులవారివిషయంలో వారుచూపిననిరాదరణ ఎంతో అసంతృప్తి కలిగించింది. దొంగవర్తకులను అణచడంలోకంటె కార్మిక-కర్షకులపై దాడిచేయడంలో విశేషమైన పట్టుదల కనబరిచారు. కర్షకులమీద, కార్మికులమీద పోలీసు హింసా విధానం యథేచ్ఛగా సాగనిచ్చీ, మన ప్రజాపోరాటంలో ముందు నిలిచి నడుపుతూన్న కాంగ్రెసువాదులమీద, కమ్యూనిస్టులమీద సామ్రాజ్యవాదులు దాడి సాగించడానికి అవకాశం ఇచ్చారు. ధనిక వర్గానికి పూర్తిగా లొంగిపోయి కాంగ్రెస్ ప్రతిష్ఠను పీటకలిపారు. బీద ప్రజానీకానికి కాంగ్రెసు ఇచ్చిన వాగ్దానాలను గాలికి ఎగరకొట్టారు.

పంథా మార్చుకోవాలి

"ఈ స్థితిలో నూతన మంత్రివర్గం తన పంథానుపూర్తిగా మార్చుకుంటుందనిరైతులు, కార్మికులు,మధ్యతరగతులప్రజలు ఆశపడతారంటే ఆశ్చర్యంలేదు. ప్రతి కాంగ్రెసువాదీ, స్వాతంత్ర్యప్రియుడు పౌరసత్వపు హక్కులుద్ధరించడం అవసరమని ఒప్పుకుంటాడు. యుద్ధం పేరుచెప్పి, తరవాత ఏవేవో కుంటిసాకులు చెప్పి ప్రజలహక్కులను సామ్రాజ్యవాదోద్యోగులు హరించారు. వాటిని తిరిగి ప్రజలకివ్వడం మంత్రివర్గంయొక్కబాధ్యత.

సాధ్యమైనంత శీఘ్రంలో కార్మిక [illegible] అభివృద్ధికై తాము అవలంబించదలచిన [illegible] విధానాన్ని వెంటనే ప్రకటించాలి. ఈమాత్రమైనా నూతనమంత్రివర్గం చేయ[illegible]

మా సహాయం పూర్తిగా [illegible]

"పీడితప్రజలయొక్క, మధ్య[illegible] యొక్క బాధలను తొలగించడానికి [illegible] నిస్టుపార్టీ వెనుకటిమాదిరిగానే కష్టపడి చేస్తుంది. ధనికవర్గాల వొత్తిడి [illegible] గాకుండా, బీదప్రజల క్షేమానికై [illegible] సాగించే కార్యక్రమంలో కమ్యూనిస్టు[illegible] పూర్తిగా సహకరిస్తుంది. సామ్రాజ్య[illegible] ద్యోగుల, పోలీసుల చేతిమంది పౌరహ[illegible] లను ఉద్ధరించడంలో పూర్తిగా [illegible] తుంది. ప్రజా శత్రువులయిన దొంగ వర్తకులను, లంచగొండులను నిర్మొగమాటంగా బయటపెట్టి కాంగ్రెసు మంత్రివర్గం [illegible] ఎన్నికల ప్రణాళికను అమలుసలపడం[illegible] పూర్తిగా తోడ్పడుతుంది.

"ఈవిధంగాచేస్తేనే, మంత్రివర్గం [illegible] విధానం సుస్థిరంగా నడవగలదు. [illegible] నూతన మంత్రివర్గం వెంటనే ప్రజా[illegible] చట్టంక్రింద అరెస్టు చేసినవారందరినీ [illegible] గా విడిచిపెట్టాలని కోరుతున్నాము. [illegible] యూనియన్, కిసాన్ నాయకులపైగల [illegible] లను వెంటనే ఎత్తివేసుకోవాలి. పౌరసత్వ హక్కులను పునరుద్ధరిస్తామనీ, ప్రజ[illegible] కుపకరించే చట్టాలను చేస్తామనీ హామీ[illegible] నూతన మంత్రివర్గం వెంటనే ప్రకటన చేయాలి."

ప్రపంచాధిపత్యమే ట్రూమన్ లక్ష్యం

మాస్కో రేడియో విమర్శ

లండన్, మార్చి 26

"కమ్యూనిస్టు ఉద్యమాన్ని అరికట్టాలి అనే నినాదమూ, 'పరదేశ ఆక్రమణ [illegible] పాలి' అనే రంకె - ఈ రెండూ ఒకే గొంతుక యొక్క రెండు ధ్వనులు మాత్రమే," అని సోవియటు చరిత్రకారుడు డాక్టర్ ఇవాన్ లెమన్, ట్రూమన్ ప్రకటనను విమర్శిస్తూ మాస్కో రేడియోలో ప్రసంగించాడు.

"ఓ యురం" ప్రస్తుత విధానానికి సిద్ధాంతాలతో ఏలాంటి సంబంధమూ లేదు. ఒకచేతిలో డాలర్ల మూటా, మరొకచేత్తో తుపాకీ పట్టుకొని బయలుదేరడమే వారివిధానం. ప్రపంచాన్నంతటినీ తమ పెత్తనం కిందికి తెచ్చుకోవడమే వారి లక్ష్యము," అని ఇతనన్నాడు.

గ్రీసులో రాక్షసపాలన

ట్రూమన్ బలపరచదలచిన 'ప్రజాతంత్ర' వ్యవస్థ

ఫిబ్రవరి 21 న, మార్చి 9 న గ్రీకు ప్రభుత్వ సేనలు 8 గ్రామాలపై అకారణంగా ఫిరంగులు ప్రేల్చారు. ఏ పాపమూ ఎరుగని స్త్రీలు, పసిపాపలూ, పురుషులూ ఎందరో చనిపోయారు. మార్చి 9 న ప్రభుత్వ సేనలు టాంకులు, ఫిరంగులతో కొన్ని గ్రామాలను చుట్టుముట్టి తమ హత్యాకాండ సాగించారు. హాలపోకాస్త్రా అనే గ్రామంలో ఈ సైనికులు 18 మంది స్త్రీలను, పురుషులను బ్రతికివుండగానే తగులబెట్టారు. ఆ గ్రామ మతగురువును, చర్చిలో నుంచి బయటికి లాగి, ఘోరంగా హింసించి, చంపారు.

నాజీ నరహంతకులు, తమ పాలనిర్దిష్ట దేశాల్లోసాగించిన పైశాచికహింసలను జ్ఞప్తికి తెస్తున్న ఈ చర్యలు ప్రజల్లో చాల కల్లోలం కలిగిస్తున్నాయి."

కాల్చడం - పైగా అరెస్టులు

చిలకలూరుపేట కాల్పులలో గాయపడినవారిని అరెస్టుచేసి చేతులకు బేడీలు వేశారు

(మా విలేఖరి)

గుంటూరు, మార్చి 27

చిలకలూరిపేట పొగాకు కార్మికులపై పబ్‌స్పెక్టరు కాల్పులు జరపడం వలన గాయపడిన పేర్యారి నరసింహం, అందెల చిన్నప్పగార్లు గవర్నమెంటు హాస్పిటలులో చికిత్స పొందుతూండగా పోలీసులు అరెస్టు చేసి, చేతులకు బేడీలువేసి, వారి గదులకు కావలాపెట్టారు. ఇందువలనబయటవాళ్ళెవరూ చూడవీల్లేదు. ఇద్దరినీ చెరియుక గదిలోను పెట్టి కాపలాలు పెట్టడంవలన పోలీసులు వారిపైదౌర్జన్యాలుజరుపుతారనిప్రజలుశంకిస్తున్నారు. రాష్ట్రపొగాకు కార్మికుల ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి. వి. కృష్ణ జిల్లా మాజిస్ట్రేటుకు వివరాలుతెలిపి,రోగుల చేతులనున్న బేడీలు తీయించాలని తెలియజేస్తున్నారు

ఏలూరులో 144

ఏలూరు, మార్చి 28

ఇప్పటికి నాలుగు నెలలుగా ఏలూరులో పోలీసురాజ్యం సాగుతూంది. పట్టణంలో అమలులోఉన్న పోలీసుచట్టం 30 వ సెక్షన్ చాలదన్నట్లుగా నిన్నరాత్రి నగరంలో సెక్షను 144 ప్రకటించబడింది. ఇది నెల రోజులవరకు వుంటుందట. ఈ చట్టాలతో, సమ్మె చేస్తూన్న జూట్‌కార్మికులు తమ పరిస్థితులను ప్రజలముందు పెట్టడానికి వీలు లేకుండాచేసి, వారిని ప్రజలకు దూరం చేయడానికై అధికార్లు పన్నాగాలు పన్నారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE